

'మైనార్టీ విద్యార్థులకు గడుపు పెంపు'

చిత్తూరుఅర్బన్: 2022-23 విద్యాసంవత్సరానికి ప్రభుత్వం ఇచ్చే ప్రీ మెట్రిక్, బేగం హజ్రత్ ఉపకార వేతనాల కోసం మైనార్టీ విద్యార్థుల దరఖాస్తు గడువు ఈనెల 15వరకు, పోస్ట్ మెరిట్ కం మిన్స్ ఉపకార వేతనము కోసం దరఖాస్తుల గడువు ఈనెల 30 వరకు పొడిగించినట్లు మైనార్టీ సంక్షేమశాఖాధికారి చిన్నారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొఫైల్ అప్డేషన్ ఇతరవివరముల కొరకు వెబ్.సైట్ నందు గాని లేదా ఫోన్ నెం: 7382781316ను సంప్రదించాలని కోరారు.

చర్చ జరిగేనా..నిధులొచ్చేనా..!

- ఎక్కడ చూసినా గుంతల రోడ్లే
- నేడు జెడ్పి సర్వసభ్య సమావేశం

ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి

జిల్లాలో అభివృద్ధి పనులకు నిధుల కొరత పట్టి పీడిస్తోంది. ఏ పని కావాలన్నా డబ్బుల్లేకుండా సాగడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు మొదలు.. ఆసుపత్రుల్లో మందుల వరకు అన్నింటికీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు జిల్లా పరిషత్ కొలువు తీరనుంది. ఇందులో చర్చించి అభివృద్ధి పనులు జరిగేలా చూడాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ప్రతి మూడు నెలలకు ఒక సారి జరిగే ఈ సమావేశం శనివారం జరగనుంది. ఈ సారీ విలేకరులు లేకనే జరుపుతారా..? లేక పిలిచి ఎలాంటి దాపరికాలు లేకుండా నిర్వహిస్తారా.? అని వేచి చూడాలి.

జిల్లాల విభజన తరువాత అభివృద్ధి మొత్తం తిరుపతితో పాటు వెళ్లిపోయింది. పాత జిల్లా అయినప్పటికీ ఇక్కడ అభివృద్ధి జాడ మాత్రం కనిపించడం లేదు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో యూనివర్శిటీ ప్రకటించాల్సి ఉంది. దీని గురించి చర్చ సాగాలి. వర్షాలు కురుస్తున్నాయి. చెరువుల్లో నీళ్ల చేరుతున్నాయి. మరిన్ని వర్షాలు పడితే ఈ సారి కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంది. గత ఏడాది కురిసిన వానలకు ఏర్పడిన మరమ్మతు ఇప్పటి వరకు చెరువులకు చేయలేదు. దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇళ్లను కేటాయించింది. కానీ ఇందులో రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అనే పరిస్థితిగా తయారైంది. ప్రభుత్వం నుంచి నిధులు సక్రమంగా మంజూరు కావడం లేదు. జిల్లాలోనే ఇప్పటి వరకు రూ.15కోట్ల వరకు పెండింగ్‌లో ఉంది. అలాగే హంద్రీనీవా నీళ్ల కుప్పానికి ఆరు నెలల్లో తీసుకొస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందులో పనులు నత్తనడక సాగుతున్నాయి. కేంద్రప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యానికి మళ్లీ పేచీ మొదలయ్యింది.రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలూ రాలేదని పౌరసరఫరాల శాఖాధికారులు చెబుతున్నారు. దీంతో డిసెంబర్ వరకు వస్తుందనుకున్న ఉచిత బియ్యం హుళక్కేనా అని చర్చ సాగుతోంది. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2020 నుంచి ఉచిత బియ్యన్ని పంపిణీ చేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు దీన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే అక్టోబర్ నెల ముగుస్తున్నా ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి వార్తలూ రావడం లేదు. దీంతో పేదలకు ఈ బియ్యం అందకుండా పోయే పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్లో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలతో కొనుగోలు చేయలేరనే ఉద్దేశంతో ప్రజాపంపిణీ వచ్చింది. ఒకప్పుడు మూడు నాలుగు వస్తువులు ఇచ్చే ప్రాంతంలో ఇప్పుడు ప్రభుత్వం కేవలం బియ్యంతో సర్దిపెడుతోంది బియ్యం ఒకటి తీసుకుని బతకమని చెబుతున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వస్తువులు కొనుగోలు చేయలేక పేదలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా పండుగల పూట కూడా పేదలకు పట్టెడు పప్పన్నం దొరికే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ఈ సారి కూడా పేదలకు కందిపప్పు, చక్కెర వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

సర్వ సభ్యసమావేశం ఏర్పాట్లు పరిశీలన

ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్: శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాట్లును శుక్రవారం జెడ్పి ఛైర్మెన్ గోవిందప్ప శ్రీనివాసులు పరిశీలించారు. జిల్లా పరిషత్ సభ్యులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా ఏర్పాట్లు చేయాలని జెడ్పి సిఇఒ ప్రభాకర్‌రెడ్డిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వికోట ఎంపిడిఓ బాలాజి, జెడ్పి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.



జెడ్పి సర్వ సభ్యసమావేశంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఛైర్మెన్

నేడు మ్యాంగో భవన్ ప్రారంభం

ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్

మామిడి రైతులు, పరిశ్రమల యజమానులు, వినియోగదారుల కోసం కట్టమంచి బాలకష్ణారెడ్డి మ్యాంగో భవనం ను శనివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ, మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డిలు పివికె ఎన్ కళాశాల సమీపంలో ప్రారంభిస్తారని చిత్తూరు జిల్లా పల్ప్ పరిశ్రమల యజమానుల సంఘం జనరల్ సెక్రెటరీ గోవర్ధన్ బాబీ తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్యులతో పాటు పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి, రెడ్డప్ప, గురుమూర్తి, బ్రహ్మానంద రెడ్డి, జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు భరత్, రాజసింహులు, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెస్ బాబు, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, ఎస్పీ రిషాంత్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పాల్గొంటారని తెలిపారు.



ప్రారంభానికి సిద్ధమైన మ్యాంగో భవన్

7వరకే ఎంఎల్‌సి ఓటుకు గడువు

డిఆర్‌ఓ రాజశేఖర్

ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాలకు చెందిన పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎం ఎల్ సి ఎన్నికలలో ఓటు హక్కు నమోదు కొరకు నవంబర్ 7వ తేది లోపు దరఖాస్తు చేసుకోవచ్చునని డిఆర్‌ఓ ఎన్. రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరుగా నమోదు కొరకు ఆన్ లైన్ ద్వారా లేదా నేరుగా వ్యక్తిగతంగా కూడా దరఖాస్తును సమర్పించవచ్చునని తెలిపారు. ఓటు హక్కు చాలా విలువైనదని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. గత 6 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాల కాలం హైస్కూల్, కళాశాల, యూనివర్సిటీలలో పని చేసిన అధ్యాపకులు, ఉపాధ్యాయులు అందరూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. నవంబర్ 23 నుండి డిసెంబర్ 3 వరకు క్లెయిమ్స్, అబ్జక్షన్స్ ను స్వీకరించడం జరుగుతుందని, ఆ సమయంలో కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి దారుణం

ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్: మాజి ముఖ్యమంత్రి ప్రస్తుత పతిపక్ష నేత చంద్రబాబునాయుడు కాన్వాయ్‌పై వైకాపా రౌడీ మూకలు రాళ్ల దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టిడిపి రాష్ట్ర నాయకులు సురేంద్రకుమార్, ఎంఎల్‌సి దొరబాబు, నాయకులు పులివర్తి నాని, కోదండయాద్‌లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్‌టిఆర్ జిల్లా నందిగామలో చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై దాడి జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లె ఈ దాడి జరిగిందని, ఇలాంటి దాడులు తో చంద్రబాబు నాయుడుని ప్రజల మధ్యకు వెళ్లకుండా చేయలేరనే విషయం గ్రహించాలని హెచ్చరించారు.

కాలుష్య నియంత్రణకు కలిసికట్టుగా కృషి : కమిషనర్

చిత్తూరు అర్బన్ : కాలుష్య నియంత్రణ, పచ్చదనం పెంచడానికి అందరం కలిసికట్టుగా కషి చేయాల్సిన అవసరం ఉందని నగర కమిషనర్ డా జె అరుణ పిలుపునిచ్చారు. "జగనన్న హరిత నగరాలు" కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరంలోని సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో ఎన్ఎస్-ఎస్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మనోహర్, నగరపాలక ఎంఈ ధనలక్ష్మీ పాల్గొన్నారు.

విద్యాశాఖాధికారిగా విజయేంద్రరావు

ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్: పలు నాటకీయ పరిణామాల మధ్య జిల్లా విద్యాశాఖాధికారిగా విజయేంద్రరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులను కలుపుకొని ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. తనను ఇన్‌చార్జి డిఇఒగా నియమించేందుకు సహకరించిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత వల్ల ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల హాజరుశాతం పెరిగిందన్నారు. నాడు-నేడుతో పాఠశాల భవనాలు కొత్త రూపురేఖలతో దర్శనం ఇస్తున్నట్లు చెప్పారు.



ఇన్‌చార్జి డిఇఒగా బాధ్యతలు స్వీకరిస్తున్న విజయేంద్రరావు

జెడ్పి ఛైర్మెన్‌కు డిఇఒ కృతజ్ఞతలు

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్: ఇన్‌చార్జి డిఇఒగా నియమితులైన విజయేంద్రరావు మర్యాదపూర్వకంగా జిల్లా పరిషత్ ఛైర్మెన్ గోవిందప్ప శ్రీనివాసులను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో చేపడుతున్న నాడు-నేడు పనులు, ప్రభుత్వ విద్యా రంగం అభివృద్ధిపై చర్చించారు.

నిబంధనల మేరకు మధ్యాహ్న భోజనం అందించాలి

ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్: ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఎస్‌బిసిసి జిల్లా కోఆర్డినేటర్ గాంధీరెడ్డి తెలిపారు. శుక్రవారం ఐరాల మండలం పొలకల జెడ్పి ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, సచివాలయాను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది, పాఠశాల విద్యార్థులకు రక్తహీనత వల్ల కలిగే అనర్థాలు, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వెల్‌ఫైర్ అసిస్టెంట్ బాబు, ఎఎన్ఎం జ్యోతిర్మయి, హెచ్ఎం శాంతకుమారి పాల్గొన్నారు.



అంగన్వాడీ పిల్లలతో మాట్లాడుతున్న గాంధీరెడ్డి

రేపు రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ రాక

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి: రాష్ట్ర ఎస్సీ కమీషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ ఈనెల 6న బైరెడ్డిపల్లికి రానున్నారని నాయకుడు బీవో సుబ్రహ్మణ్యం తెలిపారు. భారీ ర్యాలీ నిర్వహించి చెక్ పోస్ట్ కూడలి వద్ద భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలాభిషేకం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి దారుణం

ప్రజాశక్తి-యాదమరి:

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కాన్వాయ్‌పై రాళ్లతో దాడికి పాల్పడటం హేయమైన చర్యని టీడీపీ బీసీసెల్ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వినాయకం గౌండర్, జిల్లా తెలుగు మహిళా అధికార ప్రతినిధి పత్తిపాటి భగవతి, జిల్లా తెలుగు రైతు ఉపాధ్యక్షుడు కొల్లూరు పూర్ణచంద్రరావు, నేతలు రవీంద్రరాజు, అవినేని మాధవ నాయుడులు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో మండిపడ్డారు. నందిగామ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు కాన్వాయ్‌పై రాళ్ల విసరడం.. విద్యుత్తు సరఫరా ఆపడం నీతిమాలిన చర్యని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో డీజీపీ సహా పోలీసులు విఫలమయ్యారన్నారు.

ముందస్తు జాగ్రత్తలతో క్యాన్సర్ దూరం

పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ

ప్రజాశక్తి-పలమనేరు: ముందస్తు జాగ్రత్తలతో క్యాన్సర్‌ను దూరం చేయవచ్చని.. మొదట్లోనే పరీక్షలు నిర్వహించి మందులు వాడితే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే వెంకటేగౌడ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 'యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్' ఆధ్వర్యంలో.. టాటా ట్రస్టు సహకారంతో శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ వారు నిర్వహించిన ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ హేమంత్‌కుమార్‌రెడ్డి, ఏరియా ఆసుపత్రి అభివద్ధి కమిటీ ఛైర్మన్ చెంగారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ పవిత్ర మురళీకష్ణ, వైసీపీ సీనియర్ నాయకులు మండి సుధా, మున్సిపల్ వైస్ ఛైర్మన్, నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



రోడ్డు మరమ్మతుల పరిశీలన

బైరెడ్డిపల్లి: మండల పరిధిలోని వెంగంవారిపల్లి, గౌనితిమ్మేపల్లి పంచాయతీలోని రోడ్డు మరమ్మతుల పనులను శుక్రవారం ఎమ్మెల్యే వెంకటేగౌడ పరిశీలించారు. రోడ్డు మరమ్మతులు నాణ్యతగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డెప్ప, సర్పంచ్ రవిచంద్రబాబు, కడపనత్తం సర్పంచ్ నాగరత్నమ్మ, ప్రభాకర్ రెడ్డి, వార్డుమెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు.



పంటలను పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు

సిద్ధావూరులో పత్తి పంట పరిశీలన

ప్రజాశక్తి-శాంతిపురం: శాంతిపురం మండలంలోని సిద్ధావూరు గ్రామంలో సాగు చేస్తున్న పత్తిపంటను శుక్రవారం జిల్లా వనరుల కేంద్రం అధికారులు ఏపీఎం గోపాల్, ఏడీఏ నాగపద్మిని, ఏవో లక్ష్మీప్రసన్న, జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ నాగమణి, ప్రసన్నలక్ష్మి, రాఘవేంద్ర పరిశీలించారు. పంటలో ప్రస్తుతం గులాబీ రంగు పురుగు, కాయకుళ్ల తెగులు ఆశిస్తున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి పద్మజ, రాజేష్, వీఏఏ ద్రావిడ యూనివర్శిటీ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.

ఉడకని భోజనం..విద్యార్థుల తిప్పలు



ప్రజాశక్తి-వి.కోట: మండల కేంద్రమైన వి.కోట బాలికల ఉన్నత పాఠశాలలో ఉడకని మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులు పడేసిన సంఘటన శుక్రవారం జరిగింది. బాలికల ఉన్నత పాఠశాలలో 680 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటీవల నూతనంగా ఏజెన్సీ తీసుకున్న వారు ఎక్కువ మంది విద్యార్థులకు భోజనాన్ని వండే అనుభవం లేకపోవడంతో ఉడికీ ఉడకని అన్నం, కోడిగుడ్లు విద్యార్థులకు అందించారు. దీంతో తినలేక బయట పడేశామని విద్యా ర్థులు వాపోయారు. విద్యా ర్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు



రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలి

ప్రజాశక్తి-కార్వేటినగరం: పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం రుచికరంగా ఉండేలా చూడాలని ఎంపీపీ లత అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కేఎం పురం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం రుచికరమై మెనూ ప్రవేశపెట్టిందన్నారు. మెనూ ప్రకారం పిల్లలకు భోజనం అందించాలని తెలిపారు. అనంతరం భోజన నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంఈవో విజయకుమార్, సర్పంచ్ హరీష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సోమల: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన.. రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందజేయాలని ఎంఈవో కేశవ పిళ్లై అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు.



మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న ఎంపీపీ లతా బాలాజీ

చెత్తసేకరణకు కొత్త వాహనం

ప్రజాశక్తి-గుడిపల్లె: గుడిపల్లె మేజర్ పంచాయతీలో పొడి, తడి చెత్తను సేకరించేందుకు శుక్రవారం నూతన వాహనాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. సర్పంచ్ చెంద్రాయన్ వాహనాన్ని గుడిపల్లి పంచాయతీలో తడి, పొడి చెత్త సేకరించడానికి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు అప్పగించారు. ఎమ్మెల్సీ భరత్‌కి ధన్యవాదాలు తెలిపారు.



- చెత్త సేకరణకు వాహనాన్ని ప్రారంభించిన సర్పంచ్ చెంద్రాయన్

ప్రకృతి సేద్యం.. 'పట్టభద్రుల' విజయం

సేంద్రియ వ్యవసాయంతో లాభాలు
ఉన్నత విద్యనభ్యసించి పొలంబాట
ఆదర్శ దంపతులు శ్రీవాణి, విజయులు

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్

ప్రకతి వ్యవసాయాన్నే నమ్ముకున్నారు.. అందరికీ ఆరోగ్యాన్ని పంచుతున్నారు పట్టభద్రులైన ఆ దంపతులు. ప్రైవేటు ఉద్యోగాలు వదిలి ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి పెంచుకొని మంచి పట్టు సాధించారు. ఉన్నత చదువులు చదివి పదిమందికి ఆరోగ్యం పంచాలనే దఢ సంకల్పంతో వారికున్న రెండెకరాల్లోనే సేంద్రియ వ్యవసాయంతో వివిధ రకాల కూరగాయలను పండిస్తున్నారు. తన పొలాన్నే ఓ పాఠశాలగా మార్చి రైతులకు ప్రకతి వ్యవసాయంపై శిక్షణ సైతం అందిస్తున్నారు. ప్రజారోగ్యం కోసం నిరంతరం తపిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు పుత్తూరు మండలం సిరుగురాజుపాళెం పంచాయతీ దిగువ గూళూరుకు చెందిన శ్రీవాణి, విజయులు.

పుత్తూరు మండలంలోని సిరుగురాజుపాళెం పంచాయతీ దిగువగూళూరు గ్రామానికి చెందిన దంపతులు శ్రీవాణి, విజయులు ఇద్దరూ డిగ్రీ పట్టభద్రులు. శ్రీవాణి బీఎస్సీ, బీఎడ్. విజయులు బీకాం, బీఎడ్ చేశారు. వీరికి 15 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ఉపాధ్యాయులుగా స్థిరపడాలనుకుని విద్యావాలంటీర్లుగా, ప్రైవేటు ఉపాధ్యాయు లుగా వత్తిని కొనసాగించారు. వీరు ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో ప్రకతి వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ పొందారు. దీంతో 2012 నుంచి వ్యవసాయం చేయడానికి దంపతులిద్దరూ పూనుకున్నారు. వారికున్న రెండు ఎకరాల పొలంలో అప్పటివరకు రసాయనిక ఎరువులతో వరి, వేరుశనగ సాగుచేసేవారు. అవగాహన లోపంతో రైతులు విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వినియోగిస్తూ అప్పుల పాలవుతున్న వైనాన్ని గమనించారు. ప్రకతి వ్యవసాయం చేయడానికి అవసరమైన సేంద్రియ ఎరువులను వారే తయారు చేసుకోవడం నేర్చుకున్నారు. ఘన జీవామతం, జీవామతం, పంచగవ్యం, నీమాస్త్రం, దనపరిణి కషాయం, బీజామతాలను భార్యాభర్తలే తయారు చేసుకుంటూ వ్యవసాయంలో వినూత్నంగా చేపట్టడానికి పూనుకున్నారు. సేంద్రియ ఎరువులను వాడుతూ కూరగాయల సాగు చేపట్టారు. ప్రధానంగా రెండు ఎకరాల్లోనే వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, కాకరకాయలు, సొరకాయలు, టమాటా, బీన్స్‌తోపాటు వివిధ రకాల ఆకు కూరలు సాగు చేస్తున్నారు. పంచగవ్యం, నీమాస్త్రం వంటివి పిచికారీ చేస్తూ పంటలకు రోగాలు రాకుండా కాపాడుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పది మందికి ఆరోగ్యం పంచడమే లక్ష్యంగా ప్రకతి వ్యవసాయం చేస్తూ వినియోగదారులకే నేరుగా విక్రయాలు చేస్తున్నారు.



వినియోగదారులకే విక్రయాలు

ప్రకతి వ్యవసాయంతో పండించిన కూరగాయలను నేరుగా వినియోగదారులకే అందిస్తున్నారు. ప్రస్తుతం 50 మంది రైతులకు రోజువారీగా కూరగాయలను అందిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. తోట వద్దనే వినియోగదారులు కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు. సాధారణ కూరగాయల కంటే రూ.5 అధిక ధరకు విక్రయించినా.. వీరి కూరగాయలకు గిరాకీ మాత్రం తగ్గడం లేదు. దీంతో దంపతులిద్దరూ లాభాలను ఆర్జిస్తున్నారు. పలుమార్లు తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తూ విక్రయించారు.

భవిష్యత్తు తరాలకు సేంద్రియ పంటలే అవసరం



ఒకే పంట కాకుండా వివిధ రకాల పంటలను సాగు చేయడంతో ఆదాయం బాగుంది. మాకు ఉన్న రెండు ఎకరాల పొలంలో ప్రకతి వ్యవసాయం పద్ధతిలో కూరగాయలను పండిస్తున్నాం. ఎకరా పొలంలో కూరగాయలు పండిస్తే రోజుకు రూ.2 వేలు ఆదాయం వస్తోంది. ఇద్దరూ కలిసి పొలంలో పనిచేసుకుంటాం. సేంద్రియ ఎరువులతోనే పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మన భవిష్యత్తు తరాల వారికి తప్పనిసరిగా సేంద్రియ పంటలే అవసరం. ప్రకతి వ్యవసాయంలో పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ. **- శ్రీవాణి, విజయులు, దిగువగూళూరు, పుత్తూరు మండలం**

అభివృద్ధి పనుల తనిఖీ



- నల్లరాళ్లపల్లిలో ఆరోగ్యకేంద్ర నిర్మాణ పనులు పరిశీలిస్తున్న ఎంపీడీవో శ్రీదేవి

ప్రజాశక్తి-గంగాధరనెల్లూరు: మండలంలోని గంగాధరనెల్లూరు, నల్లరాళ్లపల్లెతోపాటు పలు గ్రామాల్లో జరుగుతున్న అభివద్ధి పనులను ఎంపీడీవో శ్రీదేవి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుబ్రహ్మణ్యం, ఈవోపీఆర్డీ శివయ్య, పంచాయతీ కార్యదర్శి అంజాద్‌బాషా, , ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

నీటిశుద్ధి యంత్రం ప్రారంభం

ప్రజాశక్తి-యాదమరి: యాదమరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నీటిశుద్ధి యంత్రాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థుల కోసం పరిశుభ్రమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో పాఠశాలలో ఏర్పాటు చేయించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గిరిరాజా, తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్ రాజారెడ్డి, సర్పంచ్ ఝాన్సీ, ఉపసర్పంచ్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.



కాలుష్య నివారణకు అందరి కృషి



ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్ : కాలుష్య నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని.. మొక్కలను పెంచడానికి కషి చేయాలని నగర కమిషనర్ డాక్టర్ అరుణ పిలుపునిచ్చారు. 'జగనన్న హరిత నగరాలు' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరంలోని సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కాలుష్య నియంత్రణకు విద్యార్థులు, యువత ముందుకు రావాలన్నారు. వీలైనంత ఎక్కువగా మొక్కలు పెంచడంతో కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మనోహర్, నగరపాలక ఎంఈ ధనలక్ష్మీ, డీఈలు, ఏఈలు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

టీడీపీ హయాంలోనే వన్నెకుల క్షత్రియులకు న్యాయం



ప్రజాశక్తి-గుడిపల్లె: గత టీడీపీ ప్రభుత్వంలోనే వన్నెకుల క్షత్రియుల అభివృద్ధికి సహకారం ఉండేదని..రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కన్వీనర్ జి.ఎం.రాజు అన్నారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో గుడిపల్లెలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వన్నెకుల క్షత్రియ రాజకీయపరంగా, వ్యక్తిగతంగా అభివద్ధి టీడీపీ హయాంలోనే మాత్రమేనని.. ప్రస్తుతం వన్నెకుల క్షత్రియులకు రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి మేలు జరగలేదన్నారు. కుప్పం నియోజకవర్గంలోని వన్నెకుల క్షత్రియులు ఐక్యంగా ఉంటూ రాబోయే రోజుల్లో టీడీపీకి అండగా ఉండాలని.. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆర్.చంద్రశేఖర్, కాణిపాకం వెంకటేష్, సాంబశివం, రవి, శాంతిపురం మండల వన్నెకుల క్షత్రియ అధ్యక్షులు గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.

రహదారి బురదమయం..!



ప్రజాశక్తి-గంగవరం: మండలంలోని పలమనేరు-శంకరయ్యపేట రహదారి నుంచి ఉరవపల్లి, చౌడిరెడ్డిపల్లికి వెళ్లే రహదారి రెండు కిలోమీటర్ల వరకు కొద్దిపాటి వర్షం పడితే బురదమయంగా మారుతోంది. ప్రయాణికులు, విద్యార్థులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది క్రితం మట్టిని తోలి ఆపడంతో వర్షం పడితే ఇబ్బందులు తప్పడం లేదు. ఇకనైనా అధికారులు, నాయకులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

విద్యుత్తు ఉపకేంద్రం పనులు ప్రారంభించాలి

ప్రజాశక్తి-సోమల: సదుం మండలం జోగివారిపల్లి పంచాయతీలో ఎంపిక చేసిన స్థలంలో విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఈఈ రమణ కోరారు. శుక్రవారం ఆయన సోమలలో మాట్లాడుతూ మండలంలో నాలుగు సబ్ స్టేషన్ల నిర్మాణాలకు స్థల పరిశీలన చేపట్టామని.. ప్రస్తుతం జోగివారిపల్లె పంచాయతీలో నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ కార్యదర్శి పెద్దిరెడ్డి, డీఈఈ రమేష్, పుంగనూరు ఈఈ విజయన్, సదుం డీఈ నరేంద్ర, ఏఈ చంద్రశేఖర్, లైన్‌మెన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ సిబ్బంది అత్యుత్సాహం



ప్రజాశక్తి-కుప్పం: కుప్పం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన జయమ్మ కొత్తపేట కాంప్లెక్స్‌లో శుభ కార్యాలకు సంబంధించిన సామగ్రిని భద్రపరుచుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రస్తుతం నిరుపయోగంగా ఉండటంతో ఆమె ఉపయోగించుకుంటోంది. అయితే గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా అత్యుత్సాహంతో గదికి ఉన్న తాళాలను పగలగొట్టి సామాగ్రిని బయటపడేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను టీడీపీ కార్యకర్త కావడంతోనే ఇలా దౌర్జన్యంగా పడేశారని వాపోయారు. టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని ఆమెను పరామర్శించారు.

బంగారుపాళ్యంలో 'జెట్టి' హీరో సందడి



ప్రజాశక్తి-బంగారుపాళ్యం: బంగారుపాళ్యం మండలానికి చెందిన హీరో మన్యం కష్ణ.. జెట్టి సినిమా విడుదల సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని బాలాజీ థియేటర్ వద్ద సందడి చేశారు. ఈ సందర్భంగా హీరో మన్యం కష్ణ మాట్లాడుతూ మొదటి సినిమాలో నటించి విడుదల కావడం సంతోషంగా ఉందని అభిమానులు చూపుతున్న ఆదరణ ఉత్సాహాన్ని కలిగిస్తుందని తెలిపారు.

ఓటర్ల నమోదు వేగవంతం చేయాలి

ప్రజాశక్తి-బంగారుపాళ్యం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదును వేగవంతం చేయాలని తహసీల్దారు బెన్ రాజ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దారు, ఎంపీడీవో, ఎంఈవోలు తమ కార్యాలయాల్లో ఓటర్ల నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దారు బెన్‌రాజ్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా మండల కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామని.. అధికంగా నమోదు ప్రక్రియ జరుగుతోందన్నారు. నవంబర్ 7వ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకునేవారు అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్, ఎంఈవో నాగేశ్వరరావు పాల్గొన్నారు.

అపరిచితుల ఫోన్‌కాల్స్‌కి మోసపోవద్దు

ప్రజాశక్తి - గంగాధరనెల్లూరు: మండలంలోని అపరిచితుల ఫోన్‌కాల్స్‌కి బ్యాంక్ ఖాతాదారులు ఏటీఎం పిన్‌నంబర్లు,ఖాతా వివరాలను చెప్పి మోసపోకండని ఇండియన్ బ్యాంకు ఎల్‌డీఎం శేషగిరిరావు పిలుపునిచ్చారు. సిద్దేశ్వరకొండ ఇండియన్ బ్యాంక్ ఆవరణలో శుక్రవారం డ్వాక్రా మహిళలకు, బ్యాంకు ఖాతాదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఖాతాదారులకు బ్యాంక్ సిబ్బంది అంటూ ఆధార్‌నంబరు, బ్యాంకు ఖాతా నంబరు, ఏటీఎం నంబరు అప్డేట్ చేసుకోవాలని..కాల్స్ చేస్తున్నారని..ఎవరూ మోసపోకుండా జాగ్రత్త పడాలని కోరారు. కార్యక్రమంలో మేనేజర్ చంద్రశేఖర్ ఏపీఎం చిరంజీవి, సీసీ హనుమంతు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న ఎల్‌డీఎం శేషగిరిరావు

జాలారిపల్లెలో ఇంటింటికీ వైద్యసేవలు

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి: జాలారిపల్లెలో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శుక్రవారం వైద్యసేవలు అందించారు. బీపీ, షుగర్ పరీక్షలతోపాటు గర్భిణులకు పరీక్షలు చేసి మందులు అందించారు. అనంతరం పాఠశాల పిల్లలకు వైద్య పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ విజయచంద్ర మాట్లాడుతూ చేతుల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యమని.. విద్యార్థులు తరచూ చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సోమల: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం గ్రామీణ పేద ప్రజలకు ఓ వరమని వైద్యాధికారిణి సోనియా అన్నారు. పెద్దఉప్పరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో ప్రజల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నామని.. మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు, సలహాలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.



రాయితీ డ్రిప్ పరికరాలకు పేర్లు నమోదు

ప్రజాశక్తి-బంగారుపాళ్యం : రాయితీ డ్రిప్ పరికరాల కోసం పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా మైక్రో ఇరిగేషన్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వెలుతురుచేను పంచాయతీలో ముగ్గురు రైతులకు రాయితీతో డ్రిప్పు పరికరాలను హార్టికల్చర్ అధికారి సాగరిక ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి మాట్లాడుతూ సన్న, చిన్నకారు రైతులు గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో డ్రిప్ పరికరాలు కావాల్సిన రైతులు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు 90 శాతం, 5 ఎకరాలు పైబడిన రైతులకు 70 శాతం రాయితీతో పరికరాలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సుబ్రహ్మణ్యం, ఎంఏవో శ్రావణి, డీసీవో మహేష్, మండల ప్రతినిధి అనిల్‌కుమార్, డీలర్ వినోద్‌రెడ్డి, రైతులు భాస్కర్, కామరాజ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.



రైతుల సమస్యలు పరిష్కారానికి చర్యలు

సమగ్ర సర్వేపై జేసీ సమీక్ష

ప్రజాశక్తి - పెళ్లకూరు: మండలంలోని తాళ్వాయిపాడు గ్రామంలో శుక్రవారం తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ డీకే.బాలాజీ సమగ్ర సర్వేపై సమీక్ష నిర్వహించారు. ఈ సర్వేకి సంబంధించిన విషయాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎన్‌హెచ్ 71 జాతీయ రహదారికి పొలాలు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చు నష్టపరిహారం అందిందా లేదా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలు పొలాలకు సంబంధించిన పలు సమస్యల మీద ఆయనతో చర్చించారు. వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ ప్రజలు శ్మశాన వాటికకు వెళ్లే దారికి అండర్ గ్రౌండ్ ద్వారా ఏర్పాటు కోసం వినతి పత్రం సమర్పించారు. ఈ విషయమై చర్చించి ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఈయన వెంట ఏడి, పివి.జయరాజ్ ఆర్డీవో రోజ్ మాండ్, ఎమ్మార్వో జైజై రావు, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసులు, వీఆర్వో వంశీ, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, మండల సర్వేయర్లు గ్రామ సర్పంచ్, భర్త కుమారి వీర కుమార్, జి.రవికుమార్ బాల సుబ్రమణ్యం, కే.బాలయ్య, జి రామకృష్ణ, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం: శృతి

ప్రజాశక్తి-తిరుపతి (మంగళం): ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ శృతి తెలిపారు. శుక్రవారం మంగళం పంచాయతీ పరిధిలోని కృష్ణవేణి యాదవ్ కాలనీలో ఉన్నతాధికారుల ఆదేశానుసారం మెడికల్ క్యాంపును నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌హెచ్‌పి శృతి మాట్లాడుతూ స్థానికంగా నివాసం ఉన్న ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్య విషయాలను తెలుసుకున్నామని అన్నారు. దానికి తగ్గ మందులను పంపిణీ చేశామన్నారు. దీంతో పాటు దోమలు వ్యాప్తి చెందకుండా డ్రై డేను పాటించాలని స్థానిక ప్రజలకు సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఏ పద్మజ, కుమారి, ఆశా వర్కర్లు ఈశ్వరి, జగదీశ్వరి, రాజీ, వనిత పాల్గొన్నారు.



మందులను ఇస్తున్న దృశ్యం

దేశ ఆర్థిక వ్యవస్థలో పాడి పరిశ్రమ కీలక పాత్ర

ప్రజాశక్తి - క్యాంపస్ : దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగంలోని వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ ఎంతో కీలక పాత్ర వహిస్తుందని డాక్టర్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విషయం విద్యాల యంలో పశుపోషణలో నవీన పద్ధతులపై అవగాహన సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశుపోషన్లోని మెలుకువలు అందుకు రైతులకు సూచించవలసిన సూచనలు సలహాలను గురించి శాస్త్రవేత్తలు పశువైద్యులు, పశు వైద్యం విద్యార్థులు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ముఖ్యఅతిథి వర్సిటీ ఉపకులపతి ఆచార్య వి పద్మనాభరెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రాథమిక రంగంలో వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పరిశ్రమ కొన్ని లక్షల టన్నుల పాల ఉత్పత్తి ద్వారా ఇతర పాల పదార్థాల ద్వారా ఎంతో మంది ప్రజల అవసరాలను తీరుస్తుంది అన్నారు. దేశంలో, రాష్ట్రంలో పాడి పరిశ్రమల ప్రగతి దిశగా పశుపోషణలో నవీన పద్ధతులపై నాలుగు రోజులపాటు అవగాహన కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో నిర్వహించడం ఎంతో శుభ పరిణామం అన్నారు. పరిశోధన సంచాలకులు డాక్టర్ సర్జన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు పరిశోధకులు పశుపోషణలో మెలకువలు గురించి, పశువుల యొక్క పాడి పెంపకం, రైతుల ఆదాయ వనరులు, ఆదాయం పెంపుదలకు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ఈ అవగాహన కార్యక్రమంలో పూర్తిస్థాయిలో తెలుసుకోవాలని, తదనగుణంగా రైతులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విస్తరణ సంచాలకులు డాక్టర్ వెంకట నాయుడు, వర్సిటీ డీన్ డాక్టర్ బ్రహ్మయ్య, డాక్టర్ దేవసేన, పరిశోధకులు, పశువైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.



పవన్ కళ్యాణ్‌ను నువ్వే కాపాడాలి గోవిందా : జనసేన


ప్రజాశక్తి-తిరుపతి (మంగళం): జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కొంతమంది వైసీపీ కుట్రదారులు హాని కలిగించాలని చేస్తున్న ప్రయత్నాలు ఏవి కూడా ఫలించకూడదని ఆయనకు ఇలాంటి ప్రాణహాని జరగకూడదని శుక్రవారం అలిపిరి శ్రీవారి పాదాల చెంత చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, బాబ్జి హేమ కుమార్ సుమన్ బాబు, మునస్వామి, పగడాల మురళి, కొండ రాజమోహన్, వనజమ్మ, కీర్తన, లక్ష్మి, ఆనంద్, మనోజ్, కిషోర్, పార్థు, హిమవన్త్, సాయిదేవ్, హేమంత్, సాయి, బలరాం, రాజేశ్ ఆచారి, పురుషోత్తం, కోమల్ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఐపీసీని కాకుండా వైసిపిని ఫాలో అవుతుందని, ప్రశ్నించిన గొంతు నొక్కాలని చూస్తుందని పవన్ కళ్యాణ్‌కు ఏ హాని కలగకుండా శ్రీవెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయన్నారు. మమ్మల్ని దాటుకొని పవన్ కళ్యాణ్ వద్దకు మీరు వెళ్లాల్సి ఉంటుందని, ఏ చిన్న హాని కలిగిన దానికి పూర్తి బాధ్యత జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు. జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

శివాలయాల్లో భక్తుల రద్దీ

ప్రజాశక్తి-సోమల: కార్తీక మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం మండలంలోని శివాలయాలు శివ భక్తులతో కిటకిటలాడాయి. శివాలయాల వద్ద కేదారేశ్వర వ్రతాన్ని నిర్వహించి నోములను నోచుకున్నారు. కార్యక్రమంలో మహిళలు అధికంగా పాల్గొన్నారు.

రుయాలో కార్వేటినగరం పింఛను

ప్రజాశక్తి-కార్వేటినగరం: కార్వేటినగరం పాత సంత వీధికి చెందిన మస్తాని అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో శుక్రవారం వాలంటీరు ముస్తఫా తిరుపతిలోని రుయాకు వెళ్లి పింఛను అందించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న జగనన్నకు రుణపడి ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు.



రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కన్వీనర్‌కు సన్మానం

ప్రజాశక్తి- గుడిపల్లె: గుడిపల్లె మండలానికి చెందిన మునిరాజుకు ఇటీవల టీడీపీ వన్నెకుల క్షత్రియ రాష్ట్ర కన్వీనర్‌గా బాధ్యతలు ఇవ్వడంతో ఆయన్ను శుక్రవారం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నియోజకవర్గవంలోని వన్నెకుల క్షత్రియులు శ్రీనివాసులు, శాంతిపురం మండలం అధ్యక్షులు గోవిందరాజు, వెంకటేశులు, రవి, నాయకులు పాల్గొన్నారు.

చంద్రబాబునాయుడిని కలిసిన మైనారిటీ నాయకుడు



ప్రజాశక్తి-వెదురుకుప్పం/కార్వేటినగరం: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ముస్లిం మైనార్టీల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడుని కలిసి కతజ్ఞతలు తెలిపారు. టీడీపీ విజయానికి అన్ని వేళలా కషి చేస్తానని చిత్తూరు పార్లమెంట్ ముస్లిం మైనారిటీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.సందని పేర్కొన్నారు.

తాగునీటి సమస్య పరిష్కారమే లక్ష్యం

మూడు మోటర్ బోర్లు ప్రారంభించిన సర్పంచ్



ప్రజాశక్తి-రేణిగుంట: తాగునీటి సమస్య పరిష్కా రమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రేణిగుంట మేజర్ పంచాయతీ సర్పంచ్ నగేషం పేర్కొన్నారు. శుక్రవారం పంచాయతీ పరిధిలోని ఎల్లమ్మ గుడి, బిస్మిల్లా నగర్లలో నూతనంగా మూడు తాగునీటి మోటర్ బోర్లను టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నగేషం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. వైయస్సార్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, వైసీపీ ముస్లిం మైనార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు షబ్బీర్ అహ్మద్, వార్డు సభ్యులు ఇరానీ ఖాదర్, నాయకులు ఉప్పు వెంకటరమణ, పంచాయతీ సిబ్బంది, సుబ్బరాజులు పాల్గొన్నారు.

గాలిగోపురానికి మెరుపు కడ్డీలు వితరణ



ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : స్థానిక గాలిగోపురానికి ఆ గోపుర నిర్మాణ కర్తలైన నవయుగ కన్స్ట్రక్షన్స్ సంస్థ అధినేత సి.విశ్వేశ్వరరావు మెరుపులు, పిడుగుల నివారణకు గాను లైటెనింగ్ కండక్టర్‌ని (మెరుపుకడ్డీలు) ను శుక్రవారం వితరణగా అందజేశారు. గాలిగోపురం ఉపరితలం పైనుంచి ఉరుములు, మెరుపులకి గాలి గోపురంకు ఎటువంటి ప్రమాదం వాటిల్ల కుండా నవయుగ కన్స్ట్రక్షన్ సంస్థ చొరవ చూపడం శుభ పరిణామమని ఆలయ పాలకమండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నారు.

25న చలో ఢిల్లీ జయప్రదం చేయండి

ప్రజాశక్తి - క్యాంపస్ : విద్యారంగ సమస్యలు పరిష్కారం, జాతీయ నూతన విద్యా విధానం రద్దు, దేశంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ తదితర అంశాలపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నవంబర్ 25న తలపెట్టిన చలో పార్లమెంట్‌ను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ ఎస్వీయూ టెక్నికల్ వింగ్ కార్యదర్శి చంద్ర నాయక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాయంలోని అన్నమయ్య భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్ట ప్రకారం 11 జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రంలో ప్రారంభించినా నిధులు కేటాయించక పోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సురేష్, జమీరుల్లా భాషా, హనుమంత్ రాయ్, వెంకటేష్ తదిరులు పాల్గొన్నారు.


మహిళ దారుణ హత్య

ప్రజాశక్తి-శాంతిపురం: మండల పరిధిలోని సోగడబల్ల గ్రామం సమీపంలోని వ్యవసాయ పొలాల్లో మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. రాళ్లబూదుగూరు ఎస్ఐ మునస్వామి కథనం మేరకు.. సోగడబల్ల గ్రామానికి చెందిన సరపున్‌బీ (65) ఇంటి నుంచి మూడు రోజుల క్రితం బయటకు వెళ్లింది. ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె మనువడు ఫిర్యాదు చేశారు. శుక్రవారం గొర్రెల కాపరులు సరపున్‌బీ మతిచెంది వ్యవసాయ పొలాల్లో పడి ఉండటాన్ని గమనించారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అధికార పార్టీలో ఇరుగ్రూపుల మధ్య ఘర్షణ

ప్రజాశక్తి- పూతలపట్టు: పూతలపట్టు మండలంలోని ఎం.బండపల్లి(ముత్తిరేవుల) గ్రామ సమీపంలో అధికార పార్టీలోని ఇరువర్గాల మధ్య శుక్రవారం ఘర్షణ జరగడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్ఐ హరి ప్రసాద్ కథనం మేరకు.. ముత్తిరేవుల గ్రామానికి చెందిన లోకేష్ రెడ్డి, జయశంకర్‌రెడ్డి, మరికొంత మంది అనుచరులతో పాటు ప్రకాష్‌రెడ్డి, వారికి సంబంధించిన అనుచరుల మధ్య భూపట్టాల పంపిణీ సమస్యల కారణంగా ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. దీంతో ప్రకాష్ రెడ్డి, జయశంకర్ రెడ్డి లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని ఎస్సై తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

బెంగళూరు నాయుడి మృతికి సంతాపం



ప్రజాశక్తి - గంగాధరనెల్లూరు: గంగాధరనెల్లూరు మండలం అక్కదేవతల కండ్రిగ గ్రామానికి చెందిన చిత్తూరు మాజీ మున్సిపల్ ఇన్‌ఛార్జి ఛైర్మన్ ముప్పిరి బాలకష్ణనాయుడు అలియాస్ బెంగళూరు నాయుడు(93) శుక్రవారం బెంగళూరులో మృతిచెందారు. మాజీ కర్ణాటక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రఘుపతినాయుడుకు బాలకష్ణనాయుడు సోదరుడు. ఈయన గతంలో చిత్తూరు కోఆపరేటివ్ ప్రింటింగ్ ప్రెస్ ఛైర్మన్‌గా, తాలూకా మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్‌గా, చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీ డైరెక్టర్‌గా పదవుల్లో కొనసాగారు. ఆయన మృతిపై మండలంలోని పలువురు నాయకులు సంతాపం తెలిపారు.

నాటుసారా విక్రయిస్తున్న మహిళ అరెస్టు

ప్రజాశక్తి-చౌడేపల్లె : అక్రమంగా నాటుసారా విక్రయిస్తున్న ఓ మహిళను చౌడేపల్లె పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎస్.ఐ.రవికుమార్ కథనం మేరకు.. నాటుసారా తయారీ విక్రయాలపై సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. మండలంలో దిగువపల్లి పంచాయతీ షికారుపాలెం గ్రామానికి చెందిన గౌరమ్మ (41) తన ఇంటి ముందు సారా విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి 50 నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.

విద్యుదాఘాతానికి వాలంటీరు మృతి



ప్రజాశక్తి-వెదురుకుప్పం: బొమ్మయ్యపల్లె సచివాలయంలో వాలంటీరుగా పనిచేస్తున్న వంశీ శుక్రవారం విద్యుదాఘానికి గురై మతిచెందాడు. తన వ్యవసాయ పొలం వద్ద నాగుల చవితిని పురస్కరించుకుని పూజలు చేయడానికి తల్లి, భార్యలతో కలిసి వెళ్లారు. చేతులు కడుక్కోవడానికి నీళ్ల కోసం విద్యుత్ మోటారు వేయడంతో ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మతిచెందాడు. వాలంటీర్ వంశీకి 6 నెలల క్రితమే వివాహం కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

డైవర్షన్ రాజకీయాలకు ఇవే చివరిరోజులు: సింధూజ

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): డైవర్షన్ రాజకీయాలకు ఇవే చివరి రోజులని టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టి.ఎన్.టి.యు.సి జోన్ ఫోర్ ఇన్‌చార్జ్ డాక్టర్ అంబూరుసింధూజ ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని అర్ధరాత్రి దొంగల్లా గోడ దూకి రెండువందల మందిపైగా సిఐడి పోలీసులు ఇంటిని ముట్టడించి అమానుషంగా అరెస్టు చేయడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. అయ్యన్నపాత్రుడి వైపు న్యాయం ఉందని, న్యాయంస్థానం ఆయనకు బెయిలు మంజూరు చేసిందన్నారు.

చట్టాలపై అవగాహన అవసరం



ప్రజాశక్తి-గూడూరు రూరల్ : చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని గూడూరు సీనియర్ సివిల్ జడ్జి జానీ భాష అన్నారు. మనిషి జీవితంలో చట్టాలు ఓ భాగంగా ఉన్నాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. న్యాయ సేవలపై కూడా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. శుక్రవారం గూడూరు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో న్యాయ సేవలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లోకనాథం, న్యాయవాదులు కోటేశ్వరరావు, అరవ పార్వతయ్య, గూడూరు రూరల్ ఎస్ఐ బ్రహ్మనాయుడు పాల్గొన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై జాతీయ వెబినార్

ప్రజాశక్తి - క్యాంపస్ : శ్రీ వేంకటేశ్వర లా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత చట్టాల కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశంపై జాతీయ వెబినార్ శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెబ్‌నార్ అతిథి స్పీకర్‌గా సుప్రీంకోర్టు న్యాయవాది, స్క్రిబోర్డ్ వ్యవస్థాపక భాగస్వామి డి.రోడ్నీ రైడర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమం హోస్ట్ వి.హరికృష్ణ వేబినార్ సారాశం తెలియజేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భారతీయ న్యాయవ్యవస్థలో దాని పరిణామంపై వక్త వివరించారు. వివిధ న్యాయ కళాశాలల విద్యార్థులు కె. పవన్ కళ్యాణ్, వి హరికృష్ణ, మహేంద్ర, రీనా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

'ధ్యానంతో జ్ఞానం'



ప్రజాశక్తి- పుత్తూరుటౌన్: ధ్యాన విద్యతో అంతర్ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తుందని ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డి.నాగరాజు తెలిపారు. పుత్తూరు, నగరి, పరిసర ప్రదేశాలలో ఉన్న స్కూల్ కాలేజీలలో జ్ఞాన విద్యార్థి ప్రాజెక్టు నవంబర్ 11వ తేదీ నుంచి ప్రపంచ ధ్యానం సందర్భంగా ప్రతి స్కూల్లో కాలేజీల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ చేతుల మీదుగా ధ్యాన విద్యపై గోడపత్రికలు ఆవిష్క రించారు. ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి, అధ్యాపకులు వి.వీరయ్య, విష్ణు ప్రకాష్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జయచంద్రన్, మల్లేశ్వరి పాల్గొన్నారు.